నేడు ఆల్‌కాలనీస్ ఫెడరేషన్ సమావేశం

మణికొండ: ఆల్ కాలనీస్ రెసిడెన్సీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఫెడరేషన్ మణికొండ మున్సిపాలిటీ ప్రత్యేక కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించనున్నట్టు ప్రధాన కార్యదర్శి వి.ఆంజనేయులు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు హరివిల్లు అపార్ట్‌మెంట్స్ క్లబ్ హౌస్‌లో సమావేశం ఉంటుందన్నారు. అన్ని కాలనీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు హాజరుకావాలని ఆయన కోరారు.

రేపు రక్తదాన శిబిరం

మైలార్‌దేవ్‌పల్లి: మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ టీఎన్‌జీవోస్ కాలనలోని అయ్యప్ప స్వామి ఆలయం ప్రాంగణంలో ఈ నెల 14వ తేదీన రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులు తెలిపారు. తలసేమియా బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం వరకు శిబిరం అందుబాటులో ఉంటుందన్నారు. పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సహకరించాలని కోరారు.

క్యాబ్ డ్రైవర్ నిజాయితీ

మహిళకు బంగారు గొలుసు అప్పగింత



షమీనాబేగంకు హ్యాండ్‌బ్యాగ్‌ను అందజేస్తున్న దృశ్యం

అత్తాపూర్: క్యాబ్‌లో మరిచిపోయిన బంగారు గొలుసును ప్రయాణికురాలికి తిరిగి అప్పగించామని అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. పోలీసుల సమాచారం మేరకు... అత్తాపూర్ జలాల్‌బాబానగర్‌కు చెందిన షమీనాబేగం(27) బాలానగర్ నుంచి ఊబెర్ క్యాబ్‌లో శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి జలాల్‌బాబానగర్‌కు చేరుకుంది. నాలుగున్నర తులాల బంగారు నెక్లెస్ ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను క్యాబ్‌లో మరచిపోయారు. వాహనదారుడు మైపాల్ ఊబెర్ క్యాబ్ డ్రైవర్‌గా గుర్తించారు. అత్తాపూర్ పోలీసులు క్యాబ్ డ్రైవర్‌ను ఫోన్‌లో సంప్రదించగా తన క్యాబ్‌లోనే ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను పోలీసుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా క్యాబ్ డ్రైవర్ మహిపాల్‌ను ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు అభినందించారు.

మహనీయులను స్మరించుకోవాలి



విగ్రహాలను ఆవిష్కరిస్తున్న మణికొండ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్

మణికొండ: అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఎందరో మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మణికొండ మున్సిపల్ మాజీ చైర్మన్ కె.నరేందర్ ముదిరాజ్, మాజీ వైస్ చైర్మన్ కె.నరేందర్‌రెడ్డి అన్నారు. శివాజీనగర్ కాలనీ అంబేడ్కర్ భవన్ ఆవరణలో కె.దేవేందర్ తన తల్లితండ్రుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రాంల విగ్రహాలను శనివారం వారు ఆవిష్కరించారు. బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు డి.సీతారాం, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు బి. రవికాంత్‌రెడ్డి, మాజీ సర్పంచ్ యాలాల నరేష్, అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కె.రమేష్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

అంబేడ్కర్ జయంతికి ఏర్పాట్లు పూర్తి



రాజేంద్రనగర్: రాజేంద్రనగర్‌లో ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకే ఏర్పాట్లు పూర్తిచేశామని ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు ఎడ్లకాడి సూర్యం వెల్లడించారు. శనివారం ఉప్పర్‌పల్లిలో నిర్వహించి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పరంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి అన్ని విభాగాల ప్రభుత్వ అధికారుల హాజరు కావాలని కోరారు. జయంతి రోజున సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. విద్యారంగంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను సైతం అందజేయనున్నట్లు ఆయన వివరించారు. నేతలు జీవన్‌దాస్, వనం నర్సింహా, దాసరి రమేష్, పలుగుచెరువు మహేష్, శ్రావణ్ కుమార్, మంగళారం శ్రీనివాస్, పంబాల రాజు, వెంకటేష్, గోల్కొండ రాజ్ కుమార్, వీర్లపల్లి నవీన్ కుమార్, పచ్చ నర్సింగ్ రావు, మోహన్ రావు పాల్గొన్నారు.

శ్రీ ఆంజనేయం..



వైభవంగా హనుమాన్ జయంతి

ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

మణికొండ, మైలార్‌దేవ్‌పల్లి: హనుమాన్ జయంతిని శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆయా దేవాలయాలలో పెద్ద ఎత్తున పూజలు, భజనలు, కీర్తనలు, హనుమాన్ చాలీసా పఠనాలు, ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు దేవాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి విగ్రహాలను వాహనాలలో ఉంచి పుర వీధులలో ఊరేగిస్తూ బైక్ ర్యాలీలు నిర్వహించారు. మధ్యాహ్నం దేవాలయాలలో పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం కొన్ని గ్రామాలలో స్వామి ఊరేగింపులు నిర్వహించారు. నార్సింగిలోని పోసారం గుట్ట హనుమాన్ దేవాలయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.



నార్సింగి పోసారం గుట్టలో పూజలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్



నార్సింగిలో కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్‌యాదవ్, మార్కెట్ చైర్మన్ వేణుగౌడ్



మణికొండలో అన్న ప్రసాద వితరణ



మణికొండ వీర హనుమాన్ ఆలయంలో...



పుప్పాలగూడలో వీర హనుమాన్ ర్యాలీలో భక్తులు



పద్మశాలీపురంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేష్



కాటేదాన్‌లో కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి..



మార్కండేయనగరలో శోభాయాత్ర నిర్వహిస్తున్న భక్తులు

54 అడుగుల హనుమాన్ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ



విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్

శంషాబాద్: పట్టణంలోని సిద్ధాంతి హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో 54 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహ ఏర్పాటుకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ భూమి పూజ చేశారు. అంతకుముందు హనుమాన్ జయంతి సందర్భంగా మాజీ కౌన్సిలర్ మేకల వెంకటేష్ ముదిరాజ్, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే స్వాగతం పలికారు. వివిధ రకాల పండ్లతో ఆంజనేయ విగ్రహానికి అలంకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ధైర్యంగా ఉండి పోరాడేందుకు హనుమంతుడే మనకు స్ఫూర్తి అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ సర్పంచ్ ఆర్.గణేష్‌గుప్తా, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ బండిగోపాల్ యాదవ్, వెంకటేష్‌గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ప్రేమ్‌రాజ్, ఆలయ కమిటీ సభ్యులు యాదగిరి, సతీష్, సుధాకర్, హనుమంతు, సురేష్, కన్నయ్య, శస్త్రఖర్, హరినాథ్, సిద్దులు, కృష్ణ, సురేష్, యాదగిరి, కృష్ణం రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నెక్నాంపూర్ చెరువు వద్ద అగ్ని ప్రమాదం

మణికొండ: పచ్చని చెట్లు, పక్కనే చెరువు ఉన్న చోట ఒక్క సారిగా మంటలు లేచాయి. అవి కాస్త చుట్టు పక్కల విస్తరించి భయాందోళన కలిగించాయి. విషయం తెలుసుకుని చుట్టు పక్కల వారితో పాటు మున్సిపాలిటీ వారు నీటిని చల్లి మంటలను ఆర్పి వేశారు. మణికొండ మున్సిపాలిటీ, నెక్నాంపూర్ చిన్న చెరువు కింది భాగం, గోల్కొండ మండలం, హైదరాబాద్ జిల్లా రెవెన్యూలో శనివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి చుట్టు పక్కల ఉన్న చెట్లను కాల్చివేశాయి. దీన్ని గమనించిన చుట్టు పక్కల వారు చెరువును దత్తత తీసుకుని మొక్కలను పెంచిన ధృవాన్ష్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారు వారి సిబ్బందితో వచ్చి నీటిని చల్లారు. నీటి లభ్యత దూరంగా ఉండటంతో మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇవ్వటంతో నీటి ట్యాంకర్‌ను పంపారు. అపుడు అధిక మొత్తంలో నీటిని చల్లడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. చెరువు పరిరీహకంలో సాయంత్రం అయ్యిందంటే కొందరు మద్యం తాగటం చేస్తున్నారని, వారు కాల్చిపడేసిన సిగరెట్, కావాలని మంట పెట్టడంతోనే ఇది జరిగిందని ధృవాన్ష్ సంస్థ నిర్వాహకురాలు మధుళిక తెలిపారు. మంటలన్నీ ఆర్పాక అగ్నిమాపక శాఖ వాహనం వచ్చిందని ఆమె ఆరోపించారు. దాంతో మొక్కలు, చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయని ఆమె వాపోయారు.



నెక్నాంపూర్ చెరువు వద్ద ఎగిసిపడుతున్న మంటలు

సేవా కార్యక్రమాలతో సంతృప్తి

ఆర్టీసీ ఎండీ సజ్జనార్



మణికొండలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన సజ్జనార్

మణికొండ: సంపాదనలో కొంత ఇతరులకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తే మానసికంగా ఎంతో సంతృప్తిని ఇస్తుందని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలోని మర్రిచెట్టు సర్కిల్‌లో లక్ష్య ఫుడ్ వేస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రెండు నెలల పాటు ఉచితంగా మజ్జిగను పంపిణీ చేయటం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు వేసవిలో వేలాది మంది పాదచారులు, వాహనదారుల దాహార్తిని తీర్చి వారి మెప్పు పొందేలా చేస్తుందన్నారు. మణికొండ మున్సిపల్ మాజీ చైర్మన్ కె.నరేందర్ ముదిరాజ్, మాజీ వైస్ చైర్మన్ కె.నరేందర్‌రెడ్డి, లక్ష్య ఫుడ్ వేస్ చైర్మన్ చలమారెడ్డి, కృష్ణ ఏదుల, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు బి.రవికాంత్‌రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

దోమలతో దడ



వృద్ధి చెందుతున్న దోమలు
- రోగాల బారిన ప్రజలు
- నివారణలో రాజ్యమేలుతున్న నిర్లక్ష్యం
- అధికారుల తీరుపై సర్వత్రా ఆగ్రహం

శాస్త్రిపురం: దోమల స్వైరవిహారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దోమల బెడదతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా పోతున్నది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా దోమలు విజృంభిస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అసలే వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు దోమలు మరింత ఎక్కువ కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దోమల కారణంగా ప్రజలు రోగాలపాలవుతున్నారు. దోమలకు తోడు అక్కడక్కడ కరెంటు సరఫరాలో అప్పుడప్పుడు అంతరాయం ఏర్పడుతుండటంతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. కరెంటు పోయిందంటే ఇళ్లల్లో పిల్లలు ఉండలేని పరిస్థితి తలెత్తుతున్నది. దోమల బెడదతో ఎక్కడ రోగాలపాలవుతామోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిబస్తీలలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్య కారణంగా కూడా దోమలు వృద్ధి చెందుతున్నాయి.

ప్రాంతం ఏదైనా...

బస్తీలు, కాలనీలు అనే తేడా లేకుండా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రధానంగా మూసీ నది పరీవాహక ప్రాంతంతో పాటు సులేమాన్‌నగర్, శాస్త్రీపురం, హసన్‌నగర్, మీరాలం చెరువు, చింతల్‌మెట్ ప్రాంతాలలో దోమల సమస్య ఎక్కువగా ఉంది. రెండు మూడు రోజులుగా ఆరు బయట కూర్చోలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు.

◆ దోమలు విజృంభిస్తున్నా పట్టించుకోవాల్సిన జీహెచ్ఎంసీ మలేరియా విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోజూ ఆయా ప్రాంతాలను మలేరియా సిబ్బంది సందర్శించి దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ఈ ప్రాంతాల్లో మచ్చుకైనా కానరావడం లేదు. దోమల బారిన పడి ప్రజలు ఆస్పత్రులపాలైనా మలేరియా విభాగం అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా మలేరియా విభాగం అధికారులు స్పందించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు

పూలే స్మారక భవనం నిర్మాణానికి కృషి

ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్

రాజేంద్రనగర్: మహాత్మ జ్యోతిరావు పూలే స్మారక భవనంతో పాటు ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ వెల్లడించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ మహాత్మ జ్యోతిరావు పూలే జయంత్యోత్సవ కమిటీ అధ్యక్షుడు బండారి శంకర్ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పూలే కాంస్య విగ్రహంతో పాటు స్మారక భవనాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ప్రభుత్వ స్థలాన్ని మంజూరు చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. కాంస్య విగ్రహం ఏర్పాటుతో పాటు స్మారక భవన ఏర్పాటు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్, కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణమాచారి, మాజీ అధ్యక్షులు సత్యనారాయణ ముదిరాజ్, అడిగే అర్జున్, బంగి శ్రీను, మల్లికార్జున్ గౌడ్, సత్యనారాయణ, బాబురావు, చందు తదితరులు పాల్గొన్నారు.



ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను కలిసిన కమిటీ అధ్యక్షుడు బండారి శంకర్

అలకాపూర్‌ను అభివృద్ధి చేస్తా

టౌన్‌షిప్ అధ్యక్షుడు వంశీ



సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులు

మణికొండ: అలకాపూర్ టౌన్‌షిప్‌లో సమస్యల పరిష్కారానికి తమ వంతు పూర్తి స్థాయిలో కృషి చేశామని టౌన్‌షిప్ అధ్యక్షుడు వంశీ అన్నారు. శనివారం టౌన్‌షిప్ సర్వసభ్య సమావేశం సెలబ్రేషన్స్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టౌన్‌షిప్‌లో విద్యుత్, మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, స్పీడ్ బ్రేకర్లు, పార్కుల అభివృద్ధి లాంటి ఎన్నో పనులను మున్సిపాలిటీ నుంచి చేయించామన్నారు. తమ రెండు సంవత్సరాల పదవీకాలంలో అయినంత మేర అన్ని రకాల అభివృద్ధికి కృషి చేశామన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం లెక్కలను ఆడిట్ రిపోర్టును సభ్యుల ముందు ఉంచి తీర్మానం చేశారు. అనంతరం ఈ నెల కొత్త కమిటీని ఎన్నుకునేందుకు ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 24వ తేదీన నామినేషన్ల దాఖలు, 25వ తేదీన ఉపసంహరణలు, 26వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించారు. రాబోయే రోజుల్లో అలకాపూర్ అభివృద్ధికి కృషి చేసే కొత్త కమిటీని ఎన్నుకోవాలని కోరారు. ప్రధాన కార్యదర్శి జయప్రకాష్‌రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌దేవ్, శ్రీనివాస్, గిరిజ, కోశాధికారి శ్రీధర్, సభ్యులు శశి, ప్రవీణ, శేఖర్, ప్రదీప్, నాగార్జున, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక ఇబ్బందులు తాళలేక యువకుడి ఆత్మహత్య

మణికొండ: పనిచేస్తున్న ఉద్యోగం పోవటం, ఆర్థిక ఇబ్బందులు, మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అలకాపూర్ టౌన్‌షిప్‌లో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... ప్రతి సతీష్‌కుమార్(27) తన తల్లి భారతితో కలిసి అలకాపూర్ టౌన్‌షిప్ రోడ్డు నెంబర్ 13లో నివసిస్తున్నాడు. అతను గతంలో హెటిరో ఫార్మాలో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేశాడు. అక్కడ గొడవలతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావటం, మద్యానికి బానిస కావటంతో అతని జీవితంలో నిరాశ నిండిపోయింది. రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నా ఆ ఆదాయం ఏమాత్రం సరిపోలేదు. శుక్రవారం రాత్రి తల్లిని తన చేతులతో అన్నం తినిపించాలని కోరాడు. అంతలోనే మనసు మార్చుకుని తినకుండానే తన గదిలో పడుకున్నాడు. శనివారం మధ్యాహ్నం వరకు అతను నిద్రలేవకపోవటం, పిలిచినా పలకక పోవటంతో అదనపు తాళం చెవితో గది తెరచి చూడగా అతను ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.



సతీష్‌కుమార్ (ఫైల్)

యాచకులకు ఆశ్రయమేదీ?

- పెరుగుతున్న నిరాశ్రయుల సంఖ్య
- నామమాత్రంగా నైట్ షెల్టర్ నిర్వహణ
- ప్రచార లేమితో నిరుపయోగం



రాజేంద్రనగర్ ప్రాంతంలో రహదారుల పక్కన సేదతీరుతున్న యాచకులు

శాస్త్రిపురం: దినదినాభివృద్ధి రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో యాచక వృత్తి కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఎంతో మంది వృద్ధులు, అనాథలు యాచక వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఆశ్రయం లేకపోవడంతో ఫుట్‌పాత్‌లు, డివైడర్లు, హోటల్‌లు, చెత్తకుండీలు, చెట్లపాదలు, చెట్ల నీడనే ఆశ్రయం పొందుతున్నారు.

◆ జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో దాదాపు 50 మందికి పైగా యాచకులు రోడ్లపైనే తమ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. పగలు రాత్రి అనే తేడాలేకుండా ఎండకు ఎండుతు, వానకు తడస్తు బతుకు బండిని లాగుతున్నారు.

◆ చాలా మంది రాత్రి వేళల్లో ఎక్కడ ఉండాలో తెలియక చెట్లపాదలు, రహదారుల పక్కన పడుకొని ప్రమాదాలు బారిన పడుతున్నారు. ఎక్కువగా 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు యాచక వృత్తిలోనే జీవనం సాగిస్తున్నారు. వీరిలో చాలా మంది పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ వే వంతెన కింద పడుకుంటున్నారు. ఒక్క యాచకులేకాకుండా మానసిక స్థితి సరిగాలేని వారు చాలా మంది రహదారుల పక్కన ఉంటున్నారు.

కనిపించని నైట్ షెల్టర్ జాడ..

రాజేంద్రగనర్ సర్కిల్ పరిధిలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు ప్రభుత్వం శివరాంపల్లి డివిజన్‌లో నైట్‌షెల్టర్‌ను ఏర్పాటు చేసింది. అయితే తగిన ప్రచారం లేకపోవడం, నిర్వహణ నామమాత్రంగా ఉండటంతో నైట్‌షెల్టర్ ఉండీ ఉపయోగపడటం లేదు. రాజేంద్రనగర్ సర్కిల్ నైట్‌షెల్టర్ ఉందనే సంగతి కూడా చాలా మందికి తెలీదు. ప్రారంభోత్సవ సమయంలోఅధికారులు, నిర్వాహకులు ఆశ్రయం లేని వారికి ఆశ్రయం కల్పిస్తాం అని ఊదర గొట్టారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. నైట్‌షెల్టర్‌పై ప్రచార లేకపోవడంతో వృద్ధులు ఎవరు షెల్టర్ వైపు వెళ్లడం లేదని పలువురు పేర్కొంటున్నారు.

చొరవ చూపాలి..

యాచకులకు ఆశ్రయం కల్పించేందుకు ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. యాచకులకు ప్రత్యేకంగా రాత్రి వేళ్లలో పడుకునేందుకు షెల్టర్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. రాజేంద్రగనర్ సర్కిల్ పరిధిలో ప్రభుత్వ స్థలం చాలానే ఉంది. అందులో యాచకుల కోసం ప్రత్యేకంగా ఓ భవనాన్ని నిర్మిస్తే వారికి ఆశ్రయం కల్పించినట్లు అవుతుందనడం నిర్వివాదాంశం.